సాక్షి
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం । 17 । జనవరి । 2023



వెండి తాపడానికి విరాళం

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ ఆలయంలోని అంకమ్మ ఉపాలయ గోపురం వెండి తాపడం తయారీకి ఆదివారం బెల్లంకొండ రమ్యశ్రీ రూ.1,00,116 విరాళం అందజేశారు.



నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన సీహెచ్ మన్విత కృష్ణ పేరుపై రూ.1,00,116 విరాళం అందజేశారు.



లాహిరి..లాహిరి..లాహిరిలో

విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సెలవుల్లో నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో కలసి బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

న్యూస్‌రీల్

నేడు మినీ జాబ్ మేళా

పామర్రు: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎస్ఈఈడీఏపీ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు ఉయ్యూరు బస్ డిపో సమీపంలోని శ్రీలంక కాలనీలో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ట్రైనింగ్ సెంటర్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ఐనస్ క్రీపరియన్స్ లిమిటెడ్ , వరుణ్ మోటార్స్, నవత రోడ్ ట్రాన్సుపోర్టు కంపెనీలవారు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కంపెనీలలోని వివిధ ఉద్యోగాలకు పదవ తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 79813 68429 ,70133 26226 నంబర్లను సంప్రదించాలని కోరారు.

19న జర్నలిజం-నైతిక విలువలు అంశంపై సదస్సు

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జర్నలిజం–నైతిక విలువలు అనే అంశంపై ఈ నెల 19వ తేదీ ఉదయం 10.30 గంటలకు నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీఎస్) చైర్మన్ ఎం.వెంకట్ హాజరై యువతకు విదేశాల్లో విద్య, ఉపాధి అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, స్టెల్లా కళాశాల జర్నలిజం విభాగం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.

ముగిసిన జోసఫ్ తంబి ఉత్సవాలు



ఉంగుటూరు(గన్నవరం): ప్రార్థనాపూరితమైన తంబి జీవితం దేవుని హృదయాన్ని తెరవడానికి తాళం చెవిలాంటిదని ఫాదర్ గోపు ప్రవీణ్ అన్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద అవుటపల్లిలో మూడు రోజులుగా జరుగుతున్న జోసఫ్ తంబి 78వ వర్థంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 15వ తేదీ తంబి మరణించిన రోజు కావడంతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కృతజ్ఞతా దివ్య పూజాబలిని సమర్పించారు. తంబి జీవితం నుంచి మూడు విషయాలు నేర్చుకోవాలని బోధించారు. బాధలు, కష్టాలు క్రీస్తు ప్రేమతో భరిస్తే అవి సులువుగా తేలికగా ఉంటాయని అన్నారు. తంబి అనేక అవమానాలు, బాధలు అనుభవించి, శ్రమల ద్వారా క్రీస్తుకు దగ్గరవడానికి ఒక సుమార్గాన్ని కనుగొన్నారని చెప్పారు. తంబి పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ సుధాకర్ లారెన్స్ మాట్లాడుతూ మహోత్సవాలు విజయవంతంగా, ఘనంగా జరిగేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సంఘస్తులకు, మరియదళ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రావెన్షియల్ కరుణాకర్ కాసు, విచారణ ఫాదర్ మరియన్న, సంఘస్తులు పాల్గొన్నారు.

ఘనంగా పంచరత్న కీర్తనల గోష్ఠిగానం



విజయవాడ కల్చరల్: సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వారం రోజులుగా నిర్వహిస్తున్న త్యాగరాజ స్వామి 176 వ జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు కార్యక్రమంలో రెండు వందలమంది సంగీత, వాద్య కళాకారులు త్యాగరాజ స్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను ఏకకాలంలో గానం చేశారు. శ్రీ గణపతిం సేవింపరారే కీర్తనలతో ప్రారంభించి జగదానంద కారక, ఎందరో మహానుభావులు తదితర కీర్తనలు ఆలపించారు. సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్, మల్లాది సూరిబాబు, మల్లాది బ్రదర్స్, వేమూరి విశ్వనాథ్, సీవీకే శాస్త్రి, పారుపల్లి సుబ్బరాయఫల్గుణ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత దండమూడి సుమతీ రామ్మోహనరావు మృదంగ లయ విన్యాసం, చిన్నారులు సురవరపు శ్రీవిద్య, ఉమ గాత్ర యుగళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంప్రదాయంగా సంక్రాంతి

- ప్రతి ఇంటా పండుగశోభ
- కొత్త అల్లుళ్ల రాకతో వేడుకలు
- సంప్రదాయంగా కోడిపందేలు
- విజేతలకు కార్లు, బైక్‌లు బహుమతులు



సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కంకిపాడు: ఊరూ వాడా సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమ ఘుమలతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. సంక్రాంతి మూడు రోజులూ సంబరంగా, సందడిగా సాగింది. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్ద పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. దూర ప్రాంతాల్లో స్థిరపడ్డ ఈ ప్రాంత వాసులు సొంతూళ్లకు చేరుకుని అయిన వారి మధ్య పండుగ జరుపుకొని సందడి చేశారు.

సంప్రదాయంగా కోడి పందేలు

సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది కోడిపందేలు. ఈ దఫా కూడా పండుగకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో సంప్రదాయంగా కోడి పందేలు నిర్వహించారు. పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ నియోజకవర్గాలతో పాటుగా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో సంప్రదాయంగా కోడిపందేలు జరిగాయి. భారీగా ఏర్పాటుచేసిన బరుల్లో పందేలు నిర్వహించడంతో పందేలరాయుళ్లతో పాటు ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంబరాల్లో భాగంగానే సంక్రాంతి బరుల్లో సంప్రదాయంగా కోడిపందేలు సాగాయి.

పెంపకందారులకు ప్రోత్సాహం

ఉభయ కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన సంక్రాంతి బరులు కోడి పుంజుల పెంపకందారులను ప్రోత్సహించేలా సాగాయి. గతంలో విజేతలకు నగదు బహుమతులు ఇచ్చేవారు. ఈ దఫా బుల్లెట్‌లు, కార్లు కూడా బహుమతిగా ఇచ్చారు. పండుగ మూడు రోజులు అధికంగా పందేలు గెలుచుకున్న వారికి బుల్లెట్‌లను అందజేశారు. కంకిపాడు మండలం గొడవర్రులో హైదరాబాద్‌కు చెందిన మధు ఎక్కువ పందేల్లో విజయం సాధించి కారును బహుమతిగా పొందారు. చివరలో నిర్వాహకుడు కాగిత రాజా రమేష్‌ను రైతులు ఘనంగా సత్కరించి అభిమానం చాటుకున్నారు.



భవానీద్వీపంలో సంక్రాంతి సందడి కార్యక్రమంలో ఎడ్ల బండిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

మూడు తరాల కలయిక

హనుమాన్‌జంక్షన్ రూరల్: సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో నేటి తరానికి వాటిని తెలియజెప్పేందుకు మూడు తరాల కు చెందిన వారంతా ఒక్కచోట కలిసి సంక్రాంతి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. స్థానిక నూజి వీడు రోడ్డులో రైల్వేస్టేషన్ సమీపంలోని దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద పల్నాటి, చోడే కుటుంబ సభ్యుల సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల్లో స్థిరపడిన దాదాపు 150 మంది కుటుంబ సభ్యులు సంబరాలకు తరలివచ్చారు. ఉమ్మడి కుటుంబం గొప్పతనాన్ని, కలిసిమెలసి ఐక్యంగా ఉండటంలో కలిగే ఆప్యాయతలను వారసులకు తెలియజేశారు. ఆటవిడుపుగా ముగ్గులు, చిత్రలేఖనం పోటీలు, క్రికెట్, షటిల్, నృత్య పోటీలు నిర్వహించారు. పల్నాటి పెద్ద మస్తాన్ రావు, చిన్న మస్తాన్ రావు, ప్రసాదరావు, శ్రీనివాసరావు, చోడే సుబ్బారావు కార్యక్రమాన్ని నిర్వహించారు.



మూడు తరాల పల్నాటి, చోడే కుటుంబ సభ్యులు

మరపురాని మధురానుభూతి

- పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
- భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆహ్లాదకర వాతావరణంలో పల్లె సీమను తలపించేలా భవానీ ద్వీపంలో సంక్రాంతి సందడి పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సంబరాలు మరపురాని అనుభూతులను ఇచ్చిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సంక్రాంతి సందడి ముగింపు సందర్భంగా సోమవారం ద్వీపంలోకి వచ్చిన ఆమె అధికారులు, పర్యాటకులతో కలిసి ద్వీపం మొత్తం కలియతిరుగుతూ సందడి చేశారు. తొలుత అమ్మవారి ప్రతిమకు పూజలు చేశారు. అనంతరం కోలాటం ఆడారు. చిలక జోస్యం చెప్పించుకున్నారు. ఎడ్ల బండిలో షికారు చేశారు. ఏపీ టూరిజం నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మంత్రి అయిన తరువాత నగరిలో ఇటీవల భోగి పండుగ చేసుకున్నానని, రాయచోటిలో సంక్రాంతి ముగ్గులు వేశానని, కనుమ రోజు ఇక్కడికి వచ్చానని అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకుని ఇలా ఉన్నానంటే ప్రజల మద్దతుతోనేనని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఏ డెప్యూటీ సీఈఓ వి.రాముడు, బీబీటీసీ ఈడీ బలరామిరెడ్డి, రెలిజియస్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంక్రాంతి సందడిలో నటి ఇంద్రజ

భవానీద్వీపంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సందడిని చూసేందుకు ఆదివారం సినీనటి ఇంద్రజ వచ్చారు. కోలాటం ఆడారు. సోది, చిలకజోస్యం చెప్పించుకున్నారు.కుమ్మరి కుంటలో మట్టి పాత్రలు చేశారు. అమ్మవారి ప్రతిమకు పూజ చేశారు.



అమ్మవారికి పూజ చేస్తున్న నటి ఇంద్రజ



పామర్రులో ఓ ఇంటి ముంగిట వేసిన సంక్రాంతి ముగ్గు



గుడ్లవల్లేరులో గంగిరెద్దుల సందడి




జగ్గయ్యపేటలో కోడి పుంజులతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

ఆ నలుగురికి టికెట్లొద్దు

- వారు కబ్జాదారులు...'కాల్' నాగులు
- టీడీపీ అధిష్టానానికి ఎంపీ కేశినేని నాని అల్టిమేటం
- పండుగ పూట రచ్చకెక్కిన విభేదాలు

''క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా...కానీ భూకబ్జాదారులు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్‌లు, చార్లెస్ శోభరాజ్‌లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్, పేకాట క్లబ్‌లు, నడిపేవారికి మద్దతు ఇవ్వను''... ఇవన్నీ ఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు...



సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి పండుగ రోజు టీడీపీలో సంకుల సమరం ఊపందుకుంది. కొన్నేళ్లుగా అధిష్టానం తీరుపై మండిపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈసారి ఏకంగా టికెట్ల పంచాయితీనే తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు, మరో ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ జాబితాలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నేత బుద్దా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉండటం గమనార్హం. తద్వారా విజయవాడలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కేశినేని నాని చెప్పడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్‌లు చేశారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీకి దూరంగా ఉండి కొత్తవారికి అవకాశం ఇస్తే బెటరనే కామెంట్లు చేశారు. నాలుగు సార్లు గెలిచానని విర్రవీగొద్దని దేవినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ వేడి తగ్గక ముందే తీవ్రస్థాయిలో తన తమ్ముడు చిన్నితో పాటు, మరో నలుగురికి పార్టీ టికెట్లు ఇవ్వవద్దంటూ అధిష్టానం పెద్దలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ప్రత్యర్థుల మీద, అధిష్టానం మీద ఆఫ్ ద రికార్డుగా కాకుండా ఆన్ రికార్డుగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

లోకేష్‌కు కౌంటర్ స్టేట్‌మెంట్?

తాను విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని బుద్దా వెంకన్న ప్రకటించిన కొన్ని రోజులకే ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకొంది. లోకేష్ అండతోనే బుద్దా వెంకన్న ఆ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం తెలిసి కూడా బుద్దా వెంకన్నకు టికెట్టు ఇవ్వటానికి వీల్లేదని చెప్పడం, మరోవైపు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న లోకేష్‌కు పరోక్షంగా కేశినేని నాని కౌంటర్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టయింది. తనకో క్లారిటీ ఉందని కరప్షన్ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని చంద్రబాబుకు సైతం పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, ఆ ఆశయంతో పనిచేసేవారు చేయొచ్చునని, కాదని ఇలాంటి వారికి సీట్లు ఇస్తే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీని ప్రక్షాళన చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

పక్కా వ్యూహంతోనే...

పక్కా వ్యూహంతోనే ఎంపీ కేశినేని నాని పార్టీపై తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు, లోకేష్ నుంచి కనీసం ప్రతిస్పందన లేకుండా పోయింది. లోకేష్ అండతో హడావుడి చేస్తున్న ఆ నలుగురు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎంపీ కేశినేని నాని ఈ దాడిని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో నేతల మధ్య మరింత అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి టీడీపీలో ముందు ముందు వర్గపోరు మరింత బజారున పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ముగిసిన ఎడ్ల బండలాగుడు పోటీలు

గుడివాడటౌన్: సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమని కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక కే కన్వెన్షన్ నగర్‌లో ఎన్టీఆర్ 2 వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొడాలి నాగేశ్వరరావు(చిన్ని) నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు జాతీయ స్థాయి పోటీలను ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)తో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సీనియర్ విభాగంలో 7 జతల ఎడ్లు పాల్గొనగా దేవభక్తుని సుబ్బారావు, దేవభక్తుని చక్రవర్తిల జత మొదటి బహుమతి రూ.లక్ష, దేవభక్తుని సుబ్బారావు, దేవభక్తుని చక్రవర్తి జత రెండో బహుమతి రూ.80 వేలు, నెల్లూరి రామకోటయ్య, మేక కృష్ణమోహన్ జత మూడో బహుమతి రూ.70 వేలు, పులగం త్రిషగ్నారెడ్డి, జస్వంత్ రెడ్డి, గరికపాటి శ్రీధర్ జత నాల్గో బహుమతి రూ.60 వేలు, దప్పిలి అంజిరెడ్డి జత ఐదో బహుమతి రూ.50 వేలు, నెల్లూరి రామకోటయ్య జత ఆరో బహుమతి రూ.40 వేలు, పావులూరి వీరాస్వామి చౌదరి జత ఏడో బహుమతి రూ.30 వేలు కైవసం చేసుకున్నాయి. మొదటి బహుమతి సాధించిన జత 25 ఘనపుటడుగుల బండను 20 నిముషాలలో 2,815 అడుగులు లాగి విజయం సాధించాయి. గెలుపొందిన ఎడ్ల జతల యజమానులకు బహుమతులు అందజేశారు. జెడ్పీటీసీ జి.రామకృష్ణ, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రామ్ ప్రసాద్, దండమూడి శేషగిరిరావు, పట్టణ, రూరల్ అధ్యక్షులు గొర్ల శ్రీను, మట్టా జాన్‌విక్టర్, పలువురు గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



సీనియర్ విభాగం పోటీలను ప్రారంభిస్తున్న ఎస్పీ జాషువా

'వందే భారత్' వచ్చేసింది



వందేభారత్ రైలు ఆదివారం తొలిసారిగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో అడుగిడింది. గంటకు వంద మైళ్లకు పైగా వేగంతో నడిచే ఈ రైలును చూసేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైలుకు ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. -IIలో▸

20 నుంచి టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ

గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న టైపు రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు ఏపీ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా పరీక్షలకు హాజరు కాదలచుకున్న అభ్యర్థులు ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 25న షార్ట్‌హ్యాండ్ తెలుగు, 26న ఇంగ్లిష్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మార్చి 4, 5వ తేదీల్లో టైపు రైటింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు జరగనున్నట్లు వివరించారు.

'వందే భారత్' వచ్చేసింది


విజయవాడ స్టేషన్‌లోకి వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు


విజయవాడ స్టేషన్‌లో ఎంపీలు కేశినేని నాని, జీవీఎల్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీఆర్ఎం ఘన స్వాగతం..

విజయవాడ స్టేషన్‌లో స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యే

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును ఈ నెల 15న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకుంది. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు భారీగా తరలిరావటంతో స్టేషన్ కిటకిటలాడింది. భారత దేశం సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హైస్పీడ్ రైలును చూసేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు అన్ని వయస్సుల వారు స్టేషన్‌కు చేరుకుని ఈ రైలుతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు.

వందేభారత్ రైలు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకోవడంతో లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్ విజయవాడ స్టేషన్‌లో వందేభారత్ రైలుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్. నరసింహారావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్ రైలును కేటాయించిన ప్రధాని నరేంద్రమోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. డీఆర్ఎం శివేంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటి వందే భారత్ రైలు విజయవాడ డివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు డి.శ్రీనివాసరావు, ఎం.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం బాగుండాలంటే సైకో 'సైకిల్' పోవాలి

- ఎమ్మెల్సీ తలశిల రఘురామ్
- ఫ్లెక్సీలను గంగిరెద్దులతో తొక్కించి నిరసన


గంగిరెద్దులతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తదితరులు

భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలని గంగిరెద్దును అడిగితే 'సైకిల్ పోవాలి..సైకో చంద్రబాబు పోవాలి'.. అని అర్థం వచ్చేలా ఫ్లెక్సీపై ఉన్న చంద్రబాబు ఫొటోను కసికసిగా తన కాళ్లతో తొక్కి చూపించింది. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. భోగి పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, టీడీపీ శ్రేణులు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఫొటోలు, ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జీఓ నంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేయటాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఆదివారం వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలశిల రఘురామ్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే దేశ విదేశాల నుంచి ఎంతో మంది తాము పుట్టిన తెలుగు గడ్డపై అడుగిడి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే భోగి రోజున రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటలు వేసి దానిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు, ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జీఓ నంబర్ 1 కాపీలను వేసి దహనం చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. సంక్రాంతి పండుగకు పశువులను పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గంగిరెద్దులకు పూజ చేశామన్నారు. టీడీపీకి సరైన బుద్ధిని ప్రసాదించాలని, రాష్ట్రానికి సైకో చంద్రబాబు పోతే తప్ప మంచి రోజులు రావని భగవంతుడిని కోరుకున్నామని, వచ్చే పండుగ నాటికి తమ కోరిక నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీగా పార్టీని నడపలేనని ఒప్పుకొని నిస్సిగ్గుగా పవన్ కల్యాణ్ పార్టీలోకి టీడీపీని విలీనం చేయాలని చంద్రబాబుకు హితవు పలికారు. ముసుగులో అపవిత్ర కలయిక కంటే విలీనం చేస్తేనే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే చంద్రబాబు ఇలా ఫ్లెక్సీలు, ఫొటోలు భోగి మంటల్లో వేసేవాడా? రోడ్లపై సభలు పెట్టేవాడా అన్ని ప్రశ్నించారు. నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అంకమరెడ్డి నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ కారంపూడి సురేష్, గొల్లపూడి సహకార బ్యాంక్ చైర్మన్ బొర్రా వెంకట్రావు, దూళిపాళ శ్రీనాథ్ పాల్గొన్నారు.

గుండె పోటుతో డ్రైవర్ మృతి


వాహనంలో మృతి చెందిన డ్రైవర్ హరినాథ్

మోపిదేవి(అవనిగడ్డ): మోపిదేవి(అవనిగడ్డ): గుంటూరు జిల్లా మంగళగిరి యర్రపాలెంకు చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ విస్సంశెట్టి హరినాథ్(53) గుండెపోటుతో మృతి చెందిన ఘటన మోపిదేవిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పద్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంగళగిరికి చెందిన టాటా మేజిక్ వాహన డ్రైవర్ కొంత మంది ప్రయాణికులను మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానానికి తీసుకువచ్చారన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో వాహనం స్టార్ట్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆ సీటులోనే మృతి చెందారని చెప్పారు. ప్రయాణికులు వెంటనే 108 కు ఫోన్‌చేయగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న చేరుకున్న సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారని వివరించారు. మృతదేహాన్ని వారి కుమారుడు దుర్గాప్రసాద్‌కు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


నవీన్ కుమార్ (ఫైల్)

గన్నవరం: స్థానిక శ్రీనివాస హేచరీస్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని చిన్న అవుటపల్లికి చెందిన ఈదులమూడి నవీన్‌కుమార్(27) ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజు వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై గన్నవరం బయలుదేరాడు. మార్గమధ్యలో శ్రీనివాస హేచరీస్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే నవీన్‌కుమార్ స్వగ్రామం అజ్జంపూడి కాగ ఏడాది క్రితం జరిగిన వివాహం అనంతరం చిన్న అవుటపల్లిలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని భార్య గర్భవతి. నవీన్‌కుమార్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

అవనిగడ్డలో వ్యక్తి దారుణ హత్య

వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాషా

అవనిగడ్డ: ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పండుగ సందర్భంగా జామతోటల్లో పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఆ వ్యక్తిపై రాడ్‌తో దాడిచేయడంతో విజయవాడలో చికిత్స పొందుతూ చనిపోయాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మహబూబ్ బాషా హత్య వివరాలు తెలియజేశారు. స్థానిక పంచాయతీ పరిధిలోని సీతాయిలంకకు చెందిన మేడికొండ అనిల్‌కుమార్ అలియాస్ వందగాడు (35), దిడ్ల కిరణ్ మరి కొంతమంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం అర్ధరాత్రి స్థానిక 4వ వార్డులో గొట్టాం మిల్ సమీపంలో కరకట్ట కింద జామతోటల్లో పార్టీ చేసుకోవడానికి వెళ్లారు. కొంతమంది మందు పార్టీలో నిమగ్నం కాగా, కుర్చీలో కూర్చొని ఉన్న అనిల్ కుమార్‌పై డేరా నాగరాజు అలియాస్ కత్తిలోడు రాడ్‌తో దాడిచేశాడు. తలకు బలమైన గాయాలైన అనిల్‌కుమార్‌ని తొలుత స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం అక్కడ నుంచి విజయవాడకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుంటూరు జిల్లా గొరికిపద్రుకు చెందిన నాగరాజు కొన్నేళ్ల కిందట అవనిగడ్డకు వచ్చేసి పలుచోట్ల అద్దెకు ఉన్నాడు. సీతాయిలంకలో ఓ మహిళతో నాగరాజు సన్నిహితంగా ఉంటాడు. ఓ రోజు నాగరాజు ఆ మహిళను వేధించగా.. ఆ ప్రాంతంలో పెద్దగా ఉన్న అనిల్‌కుమార్ వద్దకు వచ్చి నాగరాజు వేధింపుల గురించి ఆమె చెప్పింది. దీంతో నాగరాజును అనిల్ కుమార్ మందలించాడు. ఈ నేపథ్యంలో హత్య జరిగిందా, మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. అనిల్ కుమార్ గత ఎన్నికల్లో ఒకటో ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. హత్య కేసు, ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య


ఆత్మహత్య చేసుకున్న జ్యోతి

పటమట(విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాడి చంద్రశేఖర్ మంగళగిరిలోని ఏపీ సీఐడీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు 2012లో కాకినాడకు చెందిన జ్యోతి(33)తో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.. ఉద్యోగరీత్యా వీరిరువురూ పటమటలోని తోటవారి వీధిలో కాపురముంటున్నారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం కోసం పిలిస్తే రాకపోవటంతో అనుమానం వచ్చిన పిల్లలు తలుపులు కొట్టగా అవి గడియపెట్టి ఉన్నాయి. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లటంతో అప్పటికే ఫ్యానుకు ఉరేసుకుని ఉంది. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసును నమోదు చేసినట్లు పటమట సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు.

వేద ధర్మ రక్షణకు కట్టుబడి ఉన్నాం

శృంగేరీ శారదాపీఠ ప్రతినిధి సచ్చిదానంద సరస్వతి స్వామి


శివరామకృష్ణ క్షేత్రంలో సచ్చిదానంద సరస్వతి

విజయవాడ కల్చరల్: వేదధర్మ పరిరక్షణకు శృంగేరీ శారదాపీఠం కట్టుబడి ఉందని తునిపీఠానికి చెందిన సచ్చిదానంద సరస్వతి స్వామి అనుగ్రహభాషణ చేశారు. శృంగేరీ శారదాపీఠం ఆధ్వర్యంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ఆదేశంతో 73 రోజులపాటు నిర్వహించే మహాసౌరం, అరుణం, సౌర అష్టాకరీ నామజప కార్యక్రమం దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ప్రారంభమైంది. సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ సర్వజనావళిని ధర్మమార్గం వైపు నడిపించడానికి ఆదిశంకరులు నాలుగు పీఠాలను స్థాపించారని అందులో శృంగేరీ పీఠం ప్రధానమైందన్నారు. ఆదిశంకరుల కాలం నుంచి కూడా గురు సంప్రదాయంతో పీఠం ధర్మబోధ చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో శృంగేరీ పీఠం ధర్మాధికారి శిష్యాల హనుమత్ ప్రసాద్, పీఠ కార్యక్రమ నిర్వాహకుడు గండూరి చంద్ర మౌళీశ్వర భానుమూర్తి పాల్గొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండితులు దీక్షావస్త్రాలను ధరించి సూర్యనమస్కారాలను, సౌరష్టాక్షరి మంత్ర పారాయణ చేశారు. సచ్చిదానంద స్వామికి నిర్వాహకులు పూర్ణకుంభం, వేద మంత్రాలతో స్వాగతం పలికారు.

జూదాలపై ఉక్కుపాదం

- పేకాట శిబిరాలపై 319 కేసులు నమోదు
- 1005 మంది వ్యక్తుల నుంచి రూ. 7,34,930 నగదు స్వాధీనం
- కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

చిలకపూడి(మచిలీపట్నం): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జూద కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువా హెచ్చరించారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఆయన వెల్లడించారు. కోడిపందేలు, పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 319 కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో 1005 మంది వ్యక్తుల వద్ద నుంచి రూ. 7,34,930లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడిపందేలు నిర్వహించకుండా 123 కోడి కత్తులు, 137 కోడి పుంజులు సీజ్ చేశామన్నారు. వీటితో పాటు 559 కేసుల్లో 927 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అసాంఘిక, జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై వచ్చిన సమాచారం మేరకు ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

జాతీయ స్థాయి ఆర్చరీ విజేతలు వీరే


క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

పెనమలూరు: ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌టీపీసీ చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. ఈ మేరకు విజేతల వివరాలు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ వెల్లడించారు.

- ఓవరాల్ 9 ఏళ్ల విభాగంలో 15+10 మీటర్ల విభాగంలో ప్రథమ స్థానంలో యురాజ్‌సింగ్(యూపీ),ద్వితీయ స్థానంలో జుగల్‌జావా(రాజస్థాన్),తృతీయ స్థానంలో సుబర్జిత్‌బేగ్(జార్ఖండ్), వ్యక్తిగత రౌండ్‌లో ప్రథమ స్థానంలో యురాజ్‌సింగ్(యూపీ), ద్వితీయ జుగల్‌జావా(రాజస్థాన్), తృతీయ వరుణ్ స్వామీ(మహారాష్ట్ర), ఓవరాల్ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో బండిస్నిగ్ధ(తెలంగాణ), ద్వితీయ స్థానంలో సంస్కృతి, తృతీయ స్థానంలో సందీప్‌కౌల్(మహారాష్ట్ర), వి.జేష్నా(ఏపీ), వ్యక్తిగత బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో బండిస్నిగ్ధ(తెలంగాణ), ద్వితీయ స్థానంలో వర్రిజేష్నా(ఏపీ), తృతీయ స్థానంలో కొల్లి లలిత(ఏపీ) గెలుపొందారు.
- టీమ్ విభాగంలో ప్రథమ స్థానంలో మణిపూర్, ద్వితీయ స్థానంలో ఏపీ, తృతీయ స్థానంలో తమిళనాడు జట్లు గెలిచాయి. బాలికల విభాగంలో రాజస్తాన్, జార్ఖండ్, మణిపూర్ వరుస స్థానాలు గెలిచాయి. మిక్స్‌డ్ జట్లులో మణిపూర్, రాజస్తాన్, జార్ఖండ్ జట్లు విజయం సాధించాయి.
- మెడల్‌ట్యాలీ 9 సంవత్సరాలలోపు విభాగంలో ప్రథమ స్థానంలో కైలాష్ (తమిళనాడు), ద్వితీయ స్థానంలో గుళ్లపల్లి రుత్విక్ (ఏపీ), తృతీయ స్థానంలో విష్ణు(యూపీ), వ్యక్తి గత ఒలంపిక్ రౌండ్‌లో ప్రథమ స్థానంలో విష్ణు(యూపీ), ద్వితీయ స్థానంలో సమర్జిత్ సుదర్శన్(మహారాష్ట్ర),తృతీయ స్థానంలో కైలాష్ (తమిళనాడు) గెలిచారు.
- ఒవరాల్ బాలికల విభాగంలో ఆరాజ్యగజనా చౌహాన్(మహారాష్ట్ర), ద్వితీయ స్థానంలో అదితి అరవింద (మహారాష్ట్ర), ద్వితీయ స్థానంలో అనుష్కతివారి(జార్ఖండ్), వ్యక్తి గత ఒలంపియాడ్ విభాగంలో ప్రథమ స్థానంలో హంశిక(తమిళనాడు), ద్వితీయ స్థానంలో అదితి అరవింద్ (మహారాష్ట్ర), తృతీయ స్థానంలో అనుష్కతివారి(జార్ఖండ్) విజయం సాధించారు.
- డబుల్స్10 మీటర్ల ఒవరాల్ బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో లక్ష్యాప్రజాపత్(రాజస్తాన్), ద్వితీయ స్థానంలో కె.హాన్‌సాన్‌సింగ్ (మణిపూర్),తృతీయ స్థానంలో ఏఎస్‌వీఎం.నాగశ్రీవైభవర్‌రామ్(ఏపీ), వ్యక్తిగత ఒలంపియాడ్ విభాగంలో లక్ష్యాప్రజాపత్(రాజస్తాన్), కె.హాన్‌సూన్‌సింగ్ (మణిపూర్), హేమ్‌తోయిబా (మణిపూర్), డబుల్ ఒవరాల్ బాలికల విభాగంలో హర్షితా బిస్నోయ్(రాజస్తాన్), నిధిఘాట్(రాజస్తాన్), కుమారి (జార్ఖండ్), వ్యక్తి గత బాలికల విభాగంలో నిధిఘాట్(రాజస్తాన్), హర్షితా బిస్నోయ్(రాజస్తాన్), కుమారి (జార్ఖండ్) గెలుపొందారు.
- విజేతలకు విశ్రాంత ఇంజనీర్ దేవినేని వాసుదేవరావు పతకాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎల్.జిందాల్, చెరుకూరి కృష్ణకుమారి, జి.ప్రేమ్‌కుమార్, బివి.రమణ, అరుంధతి, ఆర్ఎస్.సింగ్, బి.శ్రావణ్‌కుమార్ పలువురు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో గోపూజ


గోమాతకు పూజ చేస్తున్న ఈఓ భ్రమరాంబ

భవానీపురం(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా కనుమ రోజును పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల కొండపైన ఉన్న గోశాల వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ పాల్గొని గోమాతకు పూజలు చేశారు. అనంతరం గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటికి ఆహారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి, ఆర్‌వీఎస్ యాజులు, చిట్టి చంద్రశేఖర శర్మ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్. రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం మానేయమన్నారని ఆత్మహత్య

భవానీపురం(విజయవాడపశ్చిమ): మద్యం అలవాటును మానేయమన్న కారణంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టినగర్ కేఎల్‌రావు నగర్‌లో నివసిస్తున్న సయ్యద్ సమద్‌కు ముగ్గురు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల్లో చిన్నవాడు సయ్యద్ సుభాని ఏసీ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుభాని ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండగా తల్లిదండ్రులతోపాటు భార్య ఆషా బేగం ఎందుకు అలా రోజూ తాగి వస్తున్నావని ప్రశ్నించారు. అతను నాకు చిన్నచిన్న అప్పులు ఉన్నాయని చెప్పటంతో వాటిని నెమ్మదిగా తీర్చవచ్చని, ప్రతి రోజూ తాగవద్దని నచ్చ చెప్పేవారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బాగా తాగి ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా తాగి ఆరోగ్యం, డబ్బు పాడుచేస్తున్నావని అడగటంతో అతను గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో పెద్ద కొడుకుతో కలిసి వెనుక తలుపును బలవంతంగా పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా సుభాని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేళాడుతున్నాడు. వెంటనే కిందకు దించి 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెంకన్న దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు..

- మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ఇద్దరి దుర్మరణం
- మరో ఇద్దరి పరిస్థితి విషమం


ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు


మృతుడు నగేష్ (ఫైల్)


మృతుడు శ్రావణ్‌కుమార్(ఫైల్)

రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుమలేశుని దర్శనానికి వెళ్తూ మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. హైదరాబాద్ మూసాపేటకు చెందిన నగేష్, అతని తోడల్లుడు లక్ష్మీనారాయణ ప్రైవేటు సంస్థ ఉద్యోగులు. నగేష్‌కు భార్య రాధిక, కుమారుడు శరత్‌కుమార్, కుమార్తె సంజన.. లక్ష్మీనారాయణకు భార్య అపర్ణ, కుమారుడు శ్రావణ్‌కుమార్, కుమార్తె స్వాతి ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మోగల్లు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కుటుంబం ఉద్యోగరీత్యా 25ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. తిరుమలలో మొక్కు తీర్చుకునేందుకు వీరి రెండు కుటుంబాల సభ్యులు శనివారం రాత్రి కారులో హైదరాబాద్ నుంచి తిరుమల దర్శనానికి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున కడప–రేణిగుంట మార్గం రేణిగుంట మండలం మామండూరు వద్ద ఎదురుగా ఆర్‌టీసీ బస్సు వస్తుండడంతో దానిని తప్పించే క్రమంలో ముందు ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నగేష్(41), శ్రావణ్‌కుమార్(19) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నగేష్ భార్య రాధిక, కుమార్తె సంజన తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వీరిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ, అతని భార్య అపర్ణ, కుమార్తె స్వాతి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.

శోకసంద్రమైన రెండు కుటుంబాలు

ప్రమాదంలో ఓ కుటుంబంలో కుటుంబ పెద్ద దిక్కు మృత్యు ఒడికి చేరగా, మరో కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు మరలిరాని లోకాలకు చేరడంతో రెండు కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగిపోయాయి. నగేష్ మృతి చెందగా, అతని భార్య రాధిక, కుమార్తె సంజన పరిస్థితి కూడా విషమంగా ఉంది. లక్ష్మీనారాయణ, అతని భార్య అపర్ణ, కుమార్తె స్వాతి స్వల్ప గాయాలతో బయటపడగా, కుమారుడు శ్రావణ్‌కుమార్ మృతి చెందడంతో వీరి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాయిఖేదాలోని జీఎచ్ రాయ్‌సోని యూనివర్సిటీలో శ్రవణ్‌కుమార్ అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చి తిరుమల దర్శనానికి వెళుతూ జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.